క్లుప్తంగా

దరఖాస్తులు ఆహ్వానం

ఖమ్మంరూరల్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ బోధన కోసం పార్ట్ టైం లెక్చరర్‌గా పనిచేయుటకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.సునీత ఒక ప్రకటనలో తెలిపారు. పీజీలో 55 శాతం మార్కులు కల్గిన అభ్యర్థులు ఈనెల 6న సాయంత్రం 4 గంటలలోగా కోదాడ క్రాస్‌రోడ్ సమీపాన గల ఎస్‌బీసీఈ విద్యాసంస్థల క్యాంపస్‌లో ఉన్న డిగ్రీ కళాశాలలో తమ అర్హత సర్టిఫికెట్ల జిరాక్స్‌లు అందజేయాలని తెలిపారు. వివరాలకు డాక్టర్ ఎ.సునీత వైస్ ప్రిన్సిపాల్ 79950 10677, 80964 08154లో సంప్రదించాలని సూచించారు.

మరమ్మతులకు ప్రతిపాదనలు

కూసుమంచి: మండలంలోని పాలేరు రిజర్వాయర్ అలుగుల ప్రాంతం భారీ వరదలకు దెబ్బతినడంతో మరమ్మతులపై దృష్టి సారించారు. ఈమేరకు ఇరిగేషన్ ఇన్‌చార్జ్ ఈఈ బాణాల రమేష్‌రెడ్డి మంగళవారం అలుగుల ప్రాంతాన్ని డీఈఈ రత్నకుమారితో కలిసి పరిశీలించారు. అక్కడ చేపట్టాల్సిన పనులపై సమీక్షించారు. దీంతో పాటు పాలేరు కాల్వకు అవసరమైన మరమ్మతులపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు ఈఈ తెలిపారు.

ఆర్థిక సాయం అందజేత

నేలకొండపల్లి: మండలంలోని వివిధ గ్రామాల్లో ఇటీవల మృతిచెందిన కుటుంబాలకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అందించిన ఆర్థిక సాయాన్ని మంగళవారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు అందించారు. ఒక్కో కుటుంబానికి రూ.10 వేల చొప్పున మొత్తం 51 కుటుంబాలకు అందించినట్లు ఆయన తెలిపారు. నాయకులు కొడాలి గోవిందరావు, పెంటమళ్ల పుల్లమ్మ, కొమ్మినేని పుష్పావతి, కొచ్చెర్ల శ్రీనివాసరావు, కొమ్మినేని విజయ్‌బాబు, కె.హనుమంతరావు, రామారావు, నాగేందర్, శ్రీనివాసరెడ్డి, రాధాకృష్ణమూర్తి, కాశయ్య, తదితరులు పాల్గొన్నారు.

ఎస్సీ డీడీని కలిసిన సంక్షేమ అధికారులు

ఖమ్మంమయూరిసెంటర్: ఎస్సీ డీడీగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు స్వీకరించిన గుడికందుల జ్యోతిని ఎస్సీ సంక్షేమశాఖ వసతిగృహాల అధికారులు మంగళవారం సత్కరించారు. ఈ సందర్భంగా డీడీ మాట్లాడుతూ వసతిగృహాల్లో విద్యార్థులకు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేయాలని, వర్షాల నేపథ్యాన తగిన జాగ్రత్తలను తీసుకోవాలని సూచించారు. సంక్షేమ అధికారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు కోటపాటి రుక్మారావుతోపాటు అబ్దుల్ రవూఫ్, కొత్త వెంకటేశ్వరరావు, వీరన్న, ఎస్.విజయ, ఎస్.వెంకటరెడ్డి, కోమలి, అస్రాఫ్ ఉన్నీసా బేగం, మురహరి, వేణు, స్వప్న, అంజిబాబు, శరత్‌బాబు, వినోద, స్టాలిన్, నరేందర్, సునీత, వరలక్ష్మి, క్రిష్ణంరాజు, అనీఫూన్ పాల్గొన్నారు.

చిన్నారికి ఫిట్స్..

నేలకొండపల్లి: మండలంలోని ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన జయరాం (5) మంగళవారం పాఠశాలకు వెళ్లగా.. తరగతి గదిలో ఒక్కసారిగా ఫిట్స్‌తో పడిపోయారు. గమనించిన పాఠశాల యాజమాన్యం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందించారు. గత రెండు రోజుల నుంచి వైరల్ ఫీవర్ రావడంతో ఫిట్స్ వచ్చి ఉంటాయని ఉపాధ్యాయులు భావిస్తున్నారు.

జయప్రదం చేయండి

ఖమ్మం మామిళ్లగూడెం: మహిళా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆలిండియా వర్కింగ్ ఉమెన్ జాతీయ సదస్సు హైదరాబాద్‌లో నవంబర్ 1, 2 తేదీల్లో, సిర్పూర్ కాగజ్‌నగర్‌లో అక్టోబర్ 5,6 తేదీల్లో జరుగనున్నాయని సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాస్కర్ తెలిపారు. మంగళవారం ఖమ్మంలోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్టీసీ రంగంలో పనిచేస్తున్న వర్కింగ్ ఉమెన్ మహిళలందరూ పాల్గొని జయప్రదం చేయాలన్నారు.

పవన్‌కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు

ఖమ్మంమామిళ్లగూడెం: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ జన్మదిన వేడుకలు మంగళవారం మున్నూరు కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యాన ఖమ్మంలోని ఆర్‌జేసీ కళాశాల ప్రాంగణంలో నిర్వహించారు. కాపు జేఏసీ ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షుడు చందు జనార్దన్ కేక్ కట్ చేయగా, నాయకులు గుండాల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. కాగా, పవన్‌కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఖమ్మం 33వ డివిజన్ గాంధీనగర్‌లో జనసేన పార్టీ గద్దె నిర్మించి జెండాను కార్యకర్తలు ఆవిష్కరించారు. అనంతరం శ్రీ బాల గణేష్ నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యాన అన్నదానం నిర్వహించారు. మిరియాల రామకృష్ణ, లయ దేవేందర్, తుడు ఉత్తమరాజ్ తదితరులు పాల్గొన్నారు.

సీపీఐ పాదయాత్ర

ఖమ్మం మామిళ్లగూడెం: ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 30వ డివిజన్ సుందరాయ నగర్‌లో సీపీఐ ప్రజా సమస్యలపై మంగళవారం పాదయాత్ర నిర్వహించింది. ఈనేపథ్యాన ప్రజలు తాము ఎదుర్కొంటున్న పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా తదితర సమస్యలు వారి దృష్టికి తీసుకురాగా .. వాటిని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. చల్ల శ్రీను, నూనె నాగమణి, రాజేశ్వారి, గోపి, అజయ్ పాల్గున్నారు.

జననేత వైఎస్సార్..

సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, ప్రజలకు సుపరిపాలన అందించిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జన నేతగా నిలిచి పోయారని పలువురు పేర్కొన్నారు. మంగళవారం వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటాలు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు. ఆరోగ్యశ్రీ, 108, జలయజ్ఞం లాంటి వాటిని ప్రవేశపెట్టి, ప్రజలకు చేరువయ్యారన్నారు. నమ్మినవారికి అండగా నిలబడే తత్వం ఆయన సొంతమని, పార్టీని నమ్ముకున్న వారికి అండగా నిలిచారని కొనియాడారు.

– సాక్షి నెట్‌వర్క్



ఖమ్మంమయూరిసెంటర్: కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో నివాళులర్పిస్తున్న కాంగ్రెస్ నేతలు



ఖమ్మంమయూరిసెంటర్: రాపర్తినగర్‌లో నివాళులర్పిస్తున్న లక్కినేని సుధీర్‌బాబు, తదితరులు



ఖమ్మంమయూరిసెంటర్: నివాళులర్పిస్తున్న వైఎస్సార్ అభిమానులు



నేలకొండపల్లి: మోటాపురంలో నివాళులర్పిస్తున్న నాయకులు, అభిమానులు



తిరుమలాయపాలెంలో నివాళులర్పిస్తున్న నాయకులు



రఘునాథపాలెం: వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న నాయకులు



కామేపల్లిలో..



కూసుమంచి: గట్టుసింగారంలో నిర్వహించిన వేడుకలో కాంగ్రెస్ నాయకులు



ఖమ్మంగాంధీచౌక్: శ్రీనివాసనగర్‌లో నివాళులర్పిస్తున్న అభిమానులు, రిటైర్డ్ ఉద్యోగులు, కాంగ్రెస్ నాయకులు

బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం



సైన్ బోర్డ్‌లను ఆవిష్కరిస్తున్న వీరస్వామి

ఖమ్మం మామిళ్లగూడెం: బాల్య వివాహాలు నిర్వహించడం, ప్రోత్సహించడం చట్టరీత్యా నేరమని దేవాదాయ ధర్మాదాయ సహాయ కమిషనర్ ఎం.వీరాస్వామి పేర్కొన్నారు. యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్(ఎయిడ్) జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ సంస్థ ఆధ్వర్యాన బాల్యవివాహాల నిర్మూలన కోసం రూపొందించిన సైన్ బోర్డ్‌లను తన కార్యాలయంలో మంగళవారం ఆయన ఆవిష్కరించాక మాట్లాడారు. బాల్యవివాహాలను రూపుమాపడానికి ప్రభుత్వంతో కలిసి నిరంతరం పనిచేస్తున్న ఎయిడ్ సంస్థను వారి కార్యక్రమాలను ఆయన ప్రశంసించారు. బాల్యవివాహాలు నిర్వహిస్తే బాల్య వివాహ నిరోధక చట్టం 2006 ప్రకారం రూ.లక్ష జరిమానా, రెండేళ్ల వరకు జైలు శిక్ష విధించబడుతుందని హెచ్చరించారు. ఎవరైనా బాల్యవివాహాలు నిర్వహిస్తున్నట్లు తెలిస్తే వెంటనే చైల్డ్ హెల్ప్ లైన్ 1098 లేదా డైల్ 100కు ఫోన్ చేసి తెలపాలని సూచించారు. ఎయిడ్ సంస్థ డైరెక్టర్ పీఎస్ఎస్ హరిప్రసాదరావు మాట్లాడగా.. కార్యక్రమంలో ఎయిడ్ సంస్థ జిల్లా కోఆర్డినేటర్ కె.శ్రీనివాస్, వి.రాజేష్, సహాయ కమిషనర్ కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

వెయిట్ లిఫ్టింగ్ ఎంపికలు పూర్తి

ఖమ్మం స్పోర్ట్స్: వెయిట్ లిఫ్టింగ్ మహిళా క్రీడాకారుల ఎంపిక పోటీలు మంగళవారం ఖమ్మంలో నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి 30మంది మహిళా వెయిట్ లిఫ్టర్లు పాల్గొనగా, పలు కేటగిరీల్లో టోనీశ్రీ, దిలీషాను ఎంపిక చేసినట్లు వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి డి.వినోద్‌కుమార్ యాదవ్ తెలిపారు. వీరు 7వ తేదీన హైదరాబాద్‌లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏ.శివగణేష్, సీహెచ్.నాగరాజు, శ్రావణ సిద్ధార్థ, ప్రశాంత్, ప్రపుల్‌కుమార్ పాల్గొన్నారు.

సంక్షిప్త సమాచారం..

➡ మున్సిపల్ కార్మికులను రెగ్యులర్ చేయాలి



మాట్లాడుతున్న పాలడుగు భాస్కర్

ఖమ్మంమయూరిసెంటర్: ప్రాణాలను పణంగా పెట్టి పారిశుద్ధ్య పనులు చేస్తున్న మున్సిపల్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, ఎన్ఎంఆర్, ఫిక్స్‌డ్ పే కార్మికుల సర్వీసును క్రమబద్ధీకరించాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ డిమాండ్ చేశారు. ఖమ్మంలోని మంచికంటి భవన్‌లో తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్(సీఐటీయూ) జిల్లా మహాసభ జినకల శ్రీను అధ్యక్షతన మంగళవారం నిర్వహించగా ఆయన మాట్లాడారు. సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తుమ్మ విష్ణువర్ధన్, కళ్యాణం వెంకటేశ్వరరావు, నాయకులు వై.విక్రమ్, పి.రమ్య, పి.మోహన్‌రావు, ఎస్.నవీన్‌రెడ్డి, బషీరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

➡ పోస్టర్లు ఆవిష్కరణ

ఖమ్మం లీగల్: రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలు వెంటనే నిర్వహించాలని కాంగ్రెస్ లీగల్‌సెల్ కన్వీనర్ సింగం జనార్దన్ కోరారు. హైదరాబాద్‌లోని తెలంగాణ హైకోర్ట్ అడ్వకేట్స్ అసోసియేషన్ హాల్‌లో నేడు(బుధవారం) అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యాన రాష్ట్రస్థాయి న్యాయవాదుల సమావేశం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన నో ఎలక్షన్స్ – నో జస్టిస్ అనే పోస్టర్లను మంగళవారం కాంగ్రెస్ లీగల్ సెల్ ఆధ్వర్యాన ఖమ్మం కోర్టు ఆవరణలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు తొండపు వెంకటేశ్వరరావు మాట్లాడగా..కార్యక్రమంలో సీనియర్, జూనియర్, మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు.

➡ 5న టీయూడబ్ల్యూజే(టీజేఎఫ్) మహాసభ

ఖమ్మం సహకారనగర్: ఈనెల 5వ తేదీన ఖమ్మంలోని ఐఎంఏ హాల్‌లోతెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టీజేఎఫ్) నగర మహాసభలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆకుతోట ఆదినారాయణ, చిర్రా రవి తెలిపారు. ఖమ్మం ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో వారు మాట్లాడగా.. సమావేశంలో శెట్టి రజినీకాంత్, ప్రశాంత్‌రెడ్డి, మందుల ఉపేందర్, వనం నాగయ్య, రామిశెట్టి విజేత, మందటి రమణ, చక్రవర్తి, గుద్దేటి రమేష్‌బాబు, కొరకొప్పుల రాంబాబు, యలమందల జగదీష్, షాషా, అశోక్ పాల్గొన్నారు.

➡ 8న కలెక్టరేట్ ఎదుట ధర్నా

ఖమ్మంమయూరిసెంటర్: వ్యవసాయ కూలీ మహిళలందరికీ ఆత్మీయ భరోసా, మహాలక్ష్మి పథకాలను తక్షణమే అమలు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ తెలిపారు. మంగళవారం స్థానిక సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అనంతరం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం(బీకేఎంయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి సిద్ధినేని కర్ణకుమార్, మాట్లాడుతూ.. ఈనెల 8న కలెక్టరేట్ ఎదుట జరిగే ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. బీకేఎంయూ జిల్లా అధ్యక్షుడు తాటి వెంకటేశ్వరరావు, జిల్లా సహాయ కార్యదర్శులు, ఉపాధ్యక్షులు బత్తిని సీతారాములు, సింగారపు సత్యనారాయణ, పిట్టల రాంబాబు, బోడా చీనా, మేళ్లచెరువు వీరబాబు, మదారి ఈశ్వరమ్మ, లచ్చిరాం, బట్టు బాబురావు తదితరులు పాల్గొన్నారు.

➡ 12న సేవ్ ఆర్టీసీ డేగా పాటించండి

ఖమ్మం మామిళ్లగూడెం: ఆర్టీసీల రక్షణకు ఈనెల 12న సేవ్ ఆర్టీసీ డేగా పాటించి ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులందరూ విధులకు హాజరుకావాలని ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూఎఫ్ ప్రధాన కార్యదర్శి వీ.ఎస్.రావు పిలుపునిచ్చారు. ఖమ్మంలోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందుగా రీజియన్ సహాయ కార్యదర్శి చింతలచెరువు వెంకటకృష్ణారెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టగా సభ్యులందరూ మౌనం పాటించి మృతులకు నివాళులర్పించారు. ఈ సమావేశంలో రీజియన్ కోశాధికారి పగిళ్లపల్లి నరసింహారావు, డిప్యూటీ జనరల్ సెక్రటరీ గద్దం లింగమూర్తి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాణాల రాంబాబు, గుండు మాధవరావు, వేము జాకబ్, కూరపాటి వెంకటరామారావు, తదితరులు పాల్గొన్నారు.

➡ యూరియా పంపిణీకి సహకరించాలి

తిరుమలాయపాలెం: కలెక్టర్ ఆదేశాల మేరకు నేడు(బుధవారం) నుంచి సహకార ఎరువుల కేంద్రాలు, గ్రామ పంచాయతీల్లో జరగనున్న యూరియా పంపిణీకి రైతులు సహకరించాలని కూసుమంచి ఏడీఏ సతీష్ తెలిపారు. మంగళవారం తిరుమలాయపాలెం మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంపీడీఓ సిలార్‌సాహెబ్, ఎస్ఐ జగదీష్, డిప్యూటీ తహసీల్దార్ సుధీర్, మండల వ్యవసాయాధికారి నారెడ్డి సీతారాం రెడ్డి, ఏపీఎం సంపత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

➡ సమస్యల పరిష్కారానికి పోరాటాలు

ఖమ్మంమయూరిసెంటర్: సంఘటిత, అసంఘటిత రంగాల్లో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పోరాటాలకు సిద్ధం కావాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి శింగు నర్సింహారావు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక గిరిప్రసాద్‌భవన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికుల శ్రమను దోచే పెట్టుబడిదారులు ప్రస్తుతం పాలకులను అడ్డుపెట్టుకుని పని గంటలు పెంచుతూ శ్రమ దోపిడీ చేస్తున్నారన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బీ.జీ.క్లైమెంట్ మాట్లాడగా.. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు గాదె లక్ష్మీనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి తోట రామాంజనేయులు, కార్యనిర్వాహక అధ్యక్షుడు రావి శివరామకృష్ణ, ఉపాధ్యక్షులు నిమ్మటూరి రామకృష్ణ, పేరబోయిన మోహన్‌రావు, కార్యదర్శులు గుండపొంగు మల్లేష్, ఎండి జాకీరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

➡ ఐటీఐ నిర్మించాలని వినతి

తిరుమలాయపాలెం: తిరుమలాయపాలెం మండల కేంద్రంలో సర్వే నంబర్ 254లో గల ప్రభుత్వ భూమిలో ఐటీఐ కళాశాల నిర్మించాలని, భూమిని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం తహసీల్దార్ విలన్స్‌కు సీపీఎం మండల నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శి కొమ్ము శ్రీను మాట్లాడగా.. కార్యక్రమంలో సీపీఎం నాయకులు వెంకటేష్, ఎస్‌కె.ఇమామ్, దోనేపల్లి వినయ్‌కుమార్, కొమ్ము నాగేశ్వరరావు, ఉప్పలయ్య రాము, వెంకన్న, గురవయ్య తదితరులు పాల్గొన్నారు.

➡ ప్రజారోగ్యంపై నిర్లక్ష్యం తగదు



ధర్నా చేస్తున్న బీజేపీ నాయకులు

నేలకొండపల్లి: ప్రజారోగ్యంపై పాలకుల నిర్లక్ష్యం తగదని బీజేపీ మండల అధ్యక్షుడు పాగర్తి సుధాకర్ అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతూ మంగళవారం ధర్నా చేపట్టిన సందర్భంగా ఆయన మాట్లాడారు. పేషంట్ల వద్దకు వెళ్లి వైద్య సేవలను అడిగి తెలుసుకున్నాక వివిధ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని వైద్యాధికారికి అందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సూరేపల్లి జ్ఞానరత్నం, బాజా రామకృష్ణ, గెల్లా సాయి, కొండా హర్ష, కె.వెంకటరమణ, సూరిబాబు, కె.గోపి తదితరులు పాల్గొన్నారు.

➡ హాస్టల్ విద్యార్థుల తరలింపు

ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మంలోని కోర్టు వెనకాల ఉన్న ఎస్సీ బాలుర 'ఏ'వసతిగృహం(ప్రీ మెట్రిక్) ఆవరణలోకి తాజా వర్షాలతో నీరు చేరింది. దీంతో ఎస్సీ డీడీ జి.జ్యోతి ఆదేశాల మేరకు అక్కడి విద్యార్థులను కళాశాల వసతి గృహ భవనంలోకి తరలించారు. విద్యార్థులను తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్తున్నారనే సమాచారంతో డీడీ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు ఏఎస్సీడబ్ల్యూఓ, వసతిగృహ సంక్షేమ అధికారి కలిసి విద్యార్థులను మంగళవారం సాయంత్రం కళాశాల వసతిగృహానికి తరలించారు. అలాగే, కళాశాల మైదానం నుంచివసతిగృహం ఆవరణలోకి నీరు రాకుండా గోడలకు మరమ్మతులు చేయించారు.

బీఆర్ఎస్‌ను బద్నాం చేసేందుకు కాంగ్రెస్ కుట్ర

➡ ఖమ్మం రూరల్: కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్ అసత్య ఆరోపణలు నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యాన నిరసన ర్యాలీ మంగళవారం చేపట్టారు. మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్ ఆధ్వర్యాన మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తుంటే యూరియా కొరతను మరిపించేందుకు కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందన్నారు. కాంగ్రెస్ తీరును ఎండగట్టాలని సూచించారు.

➡ కూసుమంచి: కూసుమంచిలో జరిగిన నిరసన ర్యాలీలో కాళేశ్వరం ప్రాజెక్టుతో కేసీఆర్ రాష్ట్రాన్ని అన్నపూర్ణగా మార్చితే దానిపై కుట్రలు చేస్తూ కేసీఆర్‌ను బద్నాం చేసేందుకు రేవంత్ సర్కార్ ప్రయత్నిస్తుందని పార్టీ నాయకులు పేర్కొన్నారు.

➡ ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం జెడ్పీ సెంటర్‌లో జరిగిన నిరసనలో బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీని అణగదొక్కేందుకు కాంగ్రెస్, బీజేపీ ములాఖత్ అయ్యాయని, కమిషన్ల పేరుతో ఎంక్వైరీలతో కాలయాపన చేస్తూ బీఆర్ఎస్‌ను బద్నాం చేసే ప్రయత్నాలను తప్పకుండా ప్రజాక్షేత్రంలో ఎండగడతామన్నారు. ఈనేపథ్యాన రాస్తారోకో చేస్తున్న నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, మాజీ మంత్రి పువ్వాడ పీఏ కిరణ్, సీనియర్ నాయకులు బచ్చు విజయ్, ఆర్జేసీ కృష్ణ, మక్బూల్, ఖమర్, నాగచంద్రరెడ్డి, బత్తుల మురళి, కిషోర్, తాజుద్దీన్, ఇతర కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.



ఖమ్మంవైద్యవిభాగం: జెడ్పీ సెంటర్‌లో ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు

➡ రఘునాథపాలెం: మండలంలోని మంచుకొండ– పంగిడి ప్రధాన రహదారి హర్యాతండా వద్ద చేపట్టిన నిరసనలో సీఎం డౌన్ డౌన్, సీబీఐ డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు అజ్మీరా వీరూనాయక్, వైస్ ఎంపీపీ గుత్తా రవి, మాజీ సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు మాదంశెట్టి హరిప్రసాద్, మాజీ సర్పంచ్‌లు పాల్గొన్నారు.

➡ నేలకొండపల్లి: బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయాలనే కాంగ్రెస్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపిస్తూ నేలకొండపల్లిలో రాస్తారోకో నిర్వహించారు. బీఆర్ఎస్ నేతలు వున్నం బ్రహ్మయ్య, కోటి సైదారెడ్డి, షేక్ హుస్సేన్, ప్రవీణ్, ప్రశాంత్, వెంకటలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

➡ కామేపల్లి: కామేపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యాన నిరసన వ్యక్తం చేశారు. నాయకులు అంతోటి అచ్చయ్య, మూడ్ కృష్ణప్రసాద్ నాయక్, మల్లెంపాటి శ్రీనివాసరావు, సామా మోహన్‌రెడ్డి, కొనకంచి శంకర్, రాయల వెంకన్న, పుచ్చకాయల ఉదయ్‌కిరణ్, తదితరులు పాల్గొన్నారు.